క్లుప్తంగా

ఫీజు బకాయిలు విడుదల చేయాలి

తెయూ(డిచ్‌పల్లి): గత మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శివ డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయివేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు చెల్లిస్తే కానీ సర్టిఫికెట్స్ ఇవ్వమంటూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నాయన్నారు. బకాయిలు పెరిగిపోవడంతో అటు కళాశాలలను నడపలేని స్థితిలో ఉన్నామని ప్రైవేటు యాజమాన్యాలు పలు నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందేనన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.నాయకులు అమృతచారి, అజయ్,లెనిన్,శ్రీకాంత్,శేఖర్,తరుణ్ పాల్గొన్నారు.

పరిసరాలను శుభ్రంగా ఉంచాలి



సిరికొండ: గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల వైద్య ఆరోగ్య శాఖ అధికారి అరవింద్ ప్రజలకు సూచించారు. మండలంలోని కొండాపూర్ గ్రామంలో డెంగీ సోకిన రోగుల ఇళ్ల వద్ద శుక్రవారం ఆయన లార్వా సర్వే నిర్వహించారు. పరిసరాల్లో డెమోపాస్, పైరేత్రం మందులను పిచికారీ చేయించారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. సూపర్‌వైజర్లు మండోదరి, నిర్మలాదేవి, రమేష్, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, కారోబార్ మధు తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల పరిశీలన



ధర్పల్లి: మండల కేంద్రంతోపాటు గోవింద్‌పల్లి, ఇంద్రనగర్ తండాలోని అంగన్‌వాడీ కేంద్రాలను శుక్రవారం ఎంపీడీవో బాలకృష్ణ పరిశీలించారు. పిల్లలకు, గర్భిణులకు నాణ్యతతో కూడిన పోషకాహారాన్ని అందియాలని ఆయన సిబ్బందికి సూచించారు. అంగన్వాడి కేంద్రాల వద్ద పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు.

పట్టభద్రుల ఓటరుగా నమోదు చేసుకోవాలి



ఖలీల్‌వాడి: కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు ఓటరు జాబితాలో ఓటుహక్కు నమోదు చేసుకోవాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్‌మోహన్ గౌడ్ కోరారు. నగరంలోని బార్ సమావేశపుహాల్‌లో శుక్రవారం ఆయన సీనియర్ న్యాయవాదులతో కలిసి ఓటరు నమోదు దరఖాస్తులను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా విలువైనదని, దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకుని మిగితా వారిని ఓటు అనే యజ్ఞంలో భాగస్వాములని చేయాలని తెలిపారు. న్యాయవాదులు ఆకుల రమేశ్, గౌరైపాటి మాధవరావు, జగదీశ్వర్ రావు, నీలకంఠ రావు, రాజ్ కుమార్ సుబేదార్, విక్రమ్ రెడ్డి, జె.వెంకటేశ్వర్, గడుగు గంగాధర్, విద్యావేత్త హరికృష్ణరెడ్డి ఉన్నారు.

పోస్టర్ల ఆవిష్కరణ



నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్రంలోని ఐద్వా కార్యాలయంలో శుక్రవారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర మహాసభల పోస్టర్లను సంఘ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా జిల్లా కార్యదర్శి సుజాత, జిల్లా అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ.. ఐద్వా 4వ రాష్ట్ర మహాసభ భద్రాద్రి కొత్తగూడెంలో త్వరలో జరగనున్నట్లు తెలిపారు. సభలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలిరావాలని కోరారు. వనజ, సంతోషి తదితరులు పాల్గొన్నారు.

తాగునీటిపై పర్యవేక్షణ ఏదీ?

- నగరంలో కలుషితమవుతున్న నీరు
- పైప్‌లైన్ లీకేజీలతో నీటి వృథా
- పట్టించుకోని అధికారులు



ఎల్లమ్మగుట్టలో మంచినీటి పైప్‌లైన్ లీకేజీతో రోడ్డుమీద పారుతున్న తాగునీరు

నిజామాబాద్ సిటీ: నగరంలో తాగునీటి సరఫరాపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. ప్రజలకు స్వచ్ఛమైన, శుభ్రమైన తాగునీరు అందించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో నీరు కలుషితమవుతుంది. దీంతో తాము రోగాలబారిన పడే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

నగరంలో తాగునీటి వ్యవస్థలో కొన్నేళ్ల క్రితం వేసిన పైపుల గుండానే నీటిని సరఫరా చేస్తున్నారు. మాసాని, అలీసాగర్‌లోని పంపింగ్‌హౌస్ నుంచి తాగునీటిని నగరానికి సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి వస్తున్న నీరు పలు మార్గాలుగా నగరంలోని పలు డివిజన్లకు నీటి సరఫరా సాగుతోంది. కానీ పైపులైన్లు తరచుగా లీక్ అవుతున్నాయి. పైప్‌లైన్లు పగిలిపోవడం, వాల్స్ వదులుకావడం, పైపులు తుప్పుపట్టడం వంటి కారణాలతో తాగునీరు కలుషితమవడంతోపాటు వృథా అవుతోంది. పలు డివిజన్లలో మంచినీటి పైపులకు మరమ్మతులు చేపట్టడం లేదు. తాత్కాలిక మరమ్మత్తులు చేస్తూ మమా అనిపిస్తున్నారు.

లీకేజీలు ఇలా..

పూలాంగ్‌వాగు సమీపంలో పెద్ద పైపుల గుండా వినాయక్‌నగర్, హన్మాన్‌నగర్, గాయత్రినగర్‌లకు తాగునీరు సరఫరా చేస్తారు. ఈ పైప్‌లైన్ అంగిటిదాబా సమీపంలో లీకేజీ అయి, పులాంగ్‌లోని మురికినీరు ఈ తాగునీటి పైప్‌లైన్‌లో కలుస్తున్నాయి. అలాగే పులాంగ్ పాత బ్రిడ్జి సమీపంలో సైతం తాగునీటి పైప్‌లైన్ వాల్వ్ ధ్వంసమై తాగునీరు రోడ్డుపాలవుతోంది. నగరంలో తాగునీటి వ్యవస్థను పటిష్ఠంగా ఉంచాల్సిన వాటర్‌వర్క్స్ విభాగం అధికారులు విధుల్లో అలసత్వం వహిస్తున్నారు. వాటర్ సరఫరాలో అంతరాయం కలిగినా, పైప్‌లైన్‌లు పగిలి నీరు వృథాగా పోతున్నా పట్టించుకోవడం లేదు. దసరా పండుగకు ముందు నుంచి వాటర్ లీకేజీలున్నా స్పందించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నగరంలో తాగునీరు కలుషితం కాకుండా, పైప్‌లైన్ల లీకేజీలకు మరమ్మతులు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు.



పులాంగ్ వాగు వద్ద డ్రైయినేజీలో కలుస్తున్న నీరు



వినాయక్‌నగర్‌లో..

తాగునీరు రోడ్డుపాలు..

ఎల్లమ్మగుట్టలో తాగునీటి పైప్‌లైన్ లీకేజీ అవుతోంది. నీరు మొత్తం రోడ్డుపాలవుతున్నాయి. వాహనదారులకు ఇబ్బందిగా మారింది. సమస్యను అధికారులకు విన్నవించినా స్పందించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.–కొర్వ దేవేందర్, ఆర్టీసీ కాలనీ, ఎల్లమ్మగుట్ట

అధికారులు స్పందించడం లేదు..

నగరంలో పలుచోట్ల తాగునీటి పైప్‌లైన్లు లీకేజీలు అవుతున్నాయి. తాగునీటిలో మురికినీరు కలిస్తే వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది.సమస్యను ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి.
–డాక్టర్ సుధీర్ సింగ్, పర్యావరణవేత్త, నిజామాబాద్

మరమ్మతులు చేయిస్తాం..

నగరంలో పలుచోట్ల తాగునీరు పైపులైన్లు లీకేజీ అవుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. కొన్నిచోట్ల స్వయంగా వెళ్లి పరిశీలించాను. ఎక్కడ లీకేజీలున్నా వెంటనే మరమ్మతులు చేయిస్తాం. ప్రజలు అధికారులకు సహకరించాలి. –రాజేంద్ర కుమార్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్

స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలి



సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

నిజామాబాద్ సిటీ: దేశంలో వ్యవసాయ అనుబంధ రంగాల రక్షణ కోసం స్వామినాథన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్‌భవన్‌లో శుక్రవారం 'వ్యవసాయ అనుబంధ రంగాలు–ప్రభుత్వ వైఖరి' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాల వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం కలుగనున్నాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ పూర్తిగా అందరికీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు ఆకుల పాపయ్య, నాగయ్య, కిరణ్ కుమార్, సాయి రెడ్డి, పర్వయ్య, చిన్నయ్య, గోపాల్, విఠల్, ఆర్.బాబురావు, నర్సన్న, దాసు, శివకుమార్, రాజేశ్వర్, ఆకుల అరుణ, భారతి పాల్గొన్నారు.

సంక్షిప్తం

టీపీసీసీ చీఫ్‌ను కలిసిన గౌడ సంఘం సభ్యులు



సిరికొండ: టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌ను జిల్లా కేంద్రంలో శుక్రవారం సిరికొండ గౌడ సంఘం సభ్యులు కలిసి, సన్మానించారు. సంఘం సభ్యులు అంగూరి గణేష్‌గౌడ్, చిన్న రాజేంధర్‌గౌడ్, పెద్ద రాజేంధర్‌గౌడ్, రాజాగౌడ్ పాల్గొన్నారు.

బదిలీ అయిన జేఎల్ఎంకు సన్మానం

సిరికొండ: మండలంలోని గడ్కోల్ గ్రామం నుంచి బదిలీ అయిన ట్రాన్స్‌కో జేఎల్ఎం నాగరాజును శుక్రవారం వీడీసీ ఆధ్వర్యంలో సన్మానించారు. వీడీసీ చైర్మన్ రవీంధర్‌గౌడ్, నవీన్‌రెడ్డి, శ్రీనివాస్, ఇమామ్, బాలకిషన్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

నేడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఇందల్వాయి: ఇందల్వాయి సహకార సంఘం పరిధిలోని గన్నారం, చంద్రాయన్‌పల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రారంభించనున్నారు. రైతులు, కాంగ్రెస్ శ్రేణులు హాజరుకావాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్‌గౌడ్ తెలిపారు.

నేడు నగరానికి ఎంపీ ఈటల రాజేందర్ రాక

సుభాష్‌నగర్: నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం జరిగే జిల్లాస్థాయి సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరుకానున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ మండలాల అధ్యక్షులు, పదాధికారులు సకా లంలో సమావేశంలో హాజరుకావాలని కోరారు.

సీఎంను కలిసిన జిల్లా నేతలు



నిజామాబాద్ సిటీ: హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్‌రెడ్డితో పాటు నుడా చైర్మన్ కేశ వేణు ఉన్నారు. సీఎం రేవంత్‌ను కేశవేణు సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు.

ఆదాయం పన్ను మినహాయింపు

నిజామాబాద్ రూరల్: జిల్లాలోని ముస్లిం పేద విద్యార్థులకు అండగా ఉన్న తహ్ఫాజ్ ఖత్మాన్ సబుబ్ట్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్‌కు అందించే విరాళాలపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందని ప్రెసిడెంట్ ట్రస్ట్ ముఫ్తీ సయీద్ అక్బర్ సాహిబ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్థ తన ఆదాయంపై ఆదాయపు పన్ను చెల్లించకుండా మినహాయిస్తూ, 80జి రిజిస్ట్రేషన్ దాతలకు పన్ను ప్రయోజనాలను అందజేస్తుందన్నారు. ట్రస్ట్ ప్రతినిదులు మౌలానా ఇమాదుద్దీన్ ఖాస్మీ, మౌలానా తల్హా, హఫీజ్ ముజీబ్, అజారుద్దీన్, హఫీజ్ జాఫర్, రహీల్ పాల్గొన్నారు.



బల్దియా కమిషనర్‌ను కలిసిన ఏఎంసీ చైర్మన్



నిజామాబాద్ సిటీ: నగరంలోని బల్దియా కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ మకరందును మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి కలిశారు. ఈసందర్భంగా పలు అంశాలపై వారు చర్చించారు. గంగారెడ్డిని కమిషనర్ సత్కరించారు.

హస్తకళలపై అవగాహన

నిజామాబాద్‌అర్బన్: నగరంలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో శుక్రవారం కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ, హస్త కళా సేవాకేంద్రం ఆధ్వర్యంలో హస్తకళలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జోష్ థామస్ మాట్లాడుతూ.. హస్తకళల మీద విద్యార్థులకు అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమన్నారు. అనంతరం విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించిన సర్టిఫికెట్లను అందజేశారు. హస్తకళ అభివృద్ధి అధికారి చెంచాల్ పాల్,సుమలత మనోహర్, ఆశాలత, గోపిక ఉన్నారు.

ఆర్థిక సహాయం అందజేత

జక్రాన్‌పల్లి: మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన ఈర్ల కిషన్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. దీంతో గ్రామంలోని యువకులు, ఉద్యోగులు, వ్యాపారులు, గ్రామస్తులు చందాల రూపంలో నగదు జమ చేశారు. శుక్రవారం మృతుడి కూతురు పేరుమీద రూ.1.73లక్షల నగదును బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, డిపాజిట్ బాండును అందజేశారు. బోండ్ల కృష్ణ, పురుషోత్తం, అంకం నరేష్, అప్ప సత్యం, అజయ్ పాల్గొన్నారు.

సీపీని కలిసిన తాహెర్‌బిన్ హందాన్

నిజామాబాద్ సిటీ: నగరంలోని సీపీ కల్మేశ్వర్‌ను శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్ కలిసి, సత్కరించారు. బదిలీపై వెళ్తున్న సీపీకి శుభాకాంక్షలు తెలిపారు.నాయకులు గంగారెడ్డి తదితరులున్నారు.

పాఠశాలలో దంతవైద్య శిబిరం

నిజామాబాద్‌నాగారం: నగరంలోని దుబ్బ జెడ్పీహెచ్ఎస్ స్కూల్‌లో శుక్రవారం శీనునాయక్ డెంటల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 350 మంది విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి అనంతరం వారికి దంత సంరక్షణపై అవగాహన కల్పించారు. ఆస్పత్రి వైద్య సిబ్బంది, శకాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మికం

ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు



డిచ్‌పల్లి: మండలంలోని ఏడో బెటాలియన్‌లోగల శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఈసందర్భంగా స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నిత్య ఆరాధన, హవనం, శేషహోమం, పూర్ణాహుతి, హోమం, మధ్యాహ్నం వనవిహారం, చక్రస్నానం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీ అమ్మవారి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. పుష్పయాగం, ఆవాహిత దేవతోద్వాసనం, ధ్వజాఅవరోహణం, సప్తవర్ణ పూజలు, ఏకాంత సేవ కార్యక్రమాలతో ఉత్సవాలు ముగిసాయి. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

ప్రజలకు సురక్షితమైన నీరు సరఫరా చేయాలి



మోపాల్(నిజామాబాద్‌రూరల్): గ్రామ పంచాయతీల్లో ప్రజలకు సురక్షిత మంచినీరు సరఫరా చేసేలా సిబ్బంది చూడాలని మిషన్ భగీరథ ఎస్ఈ రాజేంద్రకుమార్ సూచించారు. నిజామాబాద్ రూరల్, మోపాల్ మండలాల్లో మంచినీటి సహాయకులకు శుక్రవారం మోపాల్ రైతువేదికలో నాలుగు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న నీటి సహాయకులకు ధ్రువపత్రాలు అందజేశారు. అంతకుముందు ఎస్ఈ రాజేంద్రకుమార్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. కలుషిత నీరు సరఫరా కాకుండా చూడాలని, లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలని పేర్కొన్నారు. ఏఈ వినయ్‌రెడ్డి, రూరల్ ఎంపీడీవో సుబ్రమణ్యం, మిషన్ భగీరథ సిబ్బంది, నీటి సహాయకులు పాల్గొన్నారు.

స్వేరోస్ సభను జయప్రదం చేయాలి

నిజామాబాద్‌అర్బన్: సిద్దిపేటలో ఈనెల 27న జరిగే స్వేరోస్ జాతీయ సభలను జయప్రదం చేయాలని స్వేరోస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సాయి అన్నారు. ఈ మేరకు సభ పోస్టర్లను శుక్రవారం ఆయన ఆర్అండ్‌బి గెస్ట్‌హౌస్‌లో ఆవిష్కరించి, మాట్లాడారు. అక్షరం– ఆరోగ్యం– ఆర్థికమే లక్ష్యంగా పనిచేస్తున్న వారికి ఈ సభ నిర్వహిస్తున్నామన్నారు. దీనికి ముఖ్యఅతిథిగా స్వేరోస్ నెటవర్క్ ఫౌండర్ చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరవుతున్నట్లు తెలిపారు. అవినాష్, సురేష్, సతీష్, గంగాధర్, బెంజిమెన్, రఫీక్, నవీన్ పాల్గొన్నారు.

నిబంధనల ప్రకారమే కార్యక్రమాలు

నిజామాబాద్‌అర్బన్: నిబంధనల ప్రకారమే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాలు చేపట్టినట్లు పలువురు తహసీల్దార్లు జిల్లా అధికారులకు తెలిపారు. తమపై వస్తున్న ఆరోపణలు, మెమోల జారీపై శుక్రవారం వారు కలెక్టరేట్‌కు వచ్చి సంబంధిత అధికారులపై మండిపడ్డారు. మోర్తాడ్, బాల్కొండ, కమ్మర్‌పల్లి, వేల్పూర్ మండలాల తహశీల్దార్లు ప్రోటోకాల్ పాటించలేదని కొందరు కాంగ్రెస్ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా వారు స్పందించారు. సదరు తహసీల్దార్లకు మెమోలు జారీ చేయలేదని కలెక్టరేట్ అధికారులు పేర్కొన్నారు. తమపై వస్తున్న అసత్య ప్రచారాలను సంబంధిత అధికారులకు తెలియజేశారు.

నేటి చిత్రం



తాళం వేసి ఉన్న సంజీవ్‌పార్క్

పార్కు తాళం తీయరూ..

నగరంలోని పాత హౌసింగ్‌బోర్డుకాలనీలో ఉన్న సంజీవ్‌పార్క్‌కు తాళం వేసి ఉంది. దీంతో పార్కును పట్టించుకునే వారులేక పార్కు ఆవరణ అంతా చెత్తాచెదారంతో నిండిపోయింది. గోడలు కూడా పగిలిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పార్క్‌ను శుభ్రం చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్

వినియోగదారులకు ఇబ్బందులు రావొద్దు



మార్కెట్‌యార్డులోని స్థలాన్ని పరిశీలిస్తున్న చైర్మన్ ముప్ప గంగారెడ్డి

సుభాష్‌నగర్: కూరగాయలు కొనుగోలు చేసేందుకు హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చే వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తెలిపారు. నగరంలోని శ్రద్ధానంద్‌గంజ్‌లోగల కూరగాయల మార్కెట్‌కు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. గంగారెడ్డి మాట్లాడుతూ.. స్థలాన్ని పార్కింగ్ కోసం వినియోగంలోకి తీసుకురావాలని, తద్వారా వ్యాపారులు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని సూచించారు. వ్యాపారులు మడిగెల్లో కాకుండా రోడ్లపై విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మార్కెట్ సిబ్బందికి చైర్మన్ పలు సూచనలు, సలహాలు చేశారు. డైరెక్టర్లు మల్లేష్, బాగారెడ్డి, మార్కెట్ కమిటీ అధికారులు మధు, కిషన్, ఖాదర్, తదితరులు ఉన్నారు.

పాఠశాల తనిఖీ



నిజామాబాద్ రూరల్: మండలంలోని గుండారం ఉన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి, ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠాలు అర్థం అవుతున్నాయో లేదా అని ప్రశ్నించారు. అనంతరం ఉపాధ్యాయులకు విద్యార్థుల చదువుపై శ్రద్ధ చూపాలని పలు సూచనలు చేశారు. ప్రధానోపాధ్యాయుడు అమర్‌నాథ్, ఆరోగ్యరాజ్ ఉన్నారు.

పసుపు పంటను ఎంఎస్‌పీ జాబితాలో చేర్చాలి

నిజామాబాద్ సిటీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల కేవలం ఆరు పంటలకు మాత్రమే ఎంఎస్‌పీ ప్రకటించిందని, అందులో పసుపు పంట లేకపోవడం విచారకరమని, వెంటనే పసుపు పంటను కూడా చేర్చాలని ఏఐకెఎస్ నాయకులు ప్రభాకర్ ఒక ప్రకటనలో అన్నారు. దేశంలో రైతులు దాదాపు 100 రకాల పంటలు సాగుచేస్తున్నారు. అన్ని పంటలకు స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు కేవలం పేపర్‌లకే పరిమితం కాకుండా నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్‌లలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పత్తి పంటకు కూడా మార్కెట్‌లో ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అన్ని పంటలకు ప్రభుత్వం రూ. 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ ఆయన చేశారు.

సమాచారం..

నేడు నగరంలో కరెంట్ కోత

సుభాష్‌నగర్: నగరంలో విద్యుత్ మరమ్మతులు చేపట్టనుండటంతో శనివారం పలు ప్రాంతాల్లో కరెంట్ కోత ఉండనున్నట్లు టౌన్–1, 2, 3 ఏడీఈలు చంద్రశేఖర్, ప్రసాద్‌రెడ్డి, వీరేశం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో పవర్ హౌజ్, తిలక్‌గార్డెన్, దుబ్బ, మిర్చి కంపౌండ్, వినాయక్‌నగర్, బోర్గాం(పి), ముబారక్‌నగర్, అర్సాపల్లి, న్యూ హౌజింగ్ బోర్డు, గూపన్‌పల్లి సబ్‌స్టేషన్ల పరిధిలో ఉదయం 9గం.ల నుంచి మధ్యాహ్నం 12గం.ల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.

మాంసం ధరలు

చికెన్	ధరలు	డ్రెస్స్‌డ్	200
	(కిలోకు)	లైవ్	140
స్కిన్‌లెస్	240	మటన్	800

బంగారం ధరలు (10గ్రాములు)

24 క్యారెట్స్	79,700	వెండి (కిలో)	96,500
22 క్యారెట్స్	73,537		

– నిజామాబాద్ బిజినెస్

కూరగాయల ధరలు(రూ.)

	హోల్‌సేల్	రిటైల్		హోల్‌సేల్	రిటైల్
టమాట	36	50	గాజరుగడ్డ	50	80
బెండకాయ	35	50	పచ్చిమిర్చి	60	90
బీరకాయ	40	70	దోసకాయ	30	50
దొండకాయ	25	50	ఆలుగడ్డ	30	50
జిర్నికాయ	80	120	గోబిగడ్డ	30	50
కాకరకాయ	40	80	గోబిపువ్వు	60	90
వంకాయ	40	60	బీట్‌రూట్	35	60
పాలకూర	50	80	కరివేపాకు	40	70
మెంతికూర	60	80	చామగడ్డ	40	70
కొత్తిమీర	50	80	గోరుచిక్కుడు	50	80
పుదీనా	60	90	చిక్కుడుకాయ	60	80
క్యాప్సికం	60	90			

– సుభాష్‌నగర్

వెండితెర తెలుగు/హిందీ/ఇంగ్లీష్



ఉషా ప్రసాద్ మల్టీప్లెక్స్ (గీతా ఏషియన్)

స్క్రీన్-1	విశ్వం (తెలుగు) - 10.20, 1.20, 4.20 10.30, దేవర పార్ట్-1 (తెలుగు)- 7.25
స్క్రీన్-2	కల్లుకంపౌండ్(తెలుగు)-10.40, జనక అయితే గనక -1.30, లవ్‌రెడ్డి -4.30, జిగ్రా(హిందీ)- 10.30
స్క్రీన్-3	వేట్టయన్ - 10.30 4.35 7.40, 10.40, ఖడ్గం(తెలుగు)-1.40

పీవీఆర్ మల్టీప్లెక్స్ (వేణు మాల్)

స్క్రీన్-1	వేట్టయన్(తెలుగు)- 10.10 ది వైల్డ్ రోబోట్ - 1.40, 7.45, 10.15, దేవర పార్ట్-1(తెలుగు)- 4.10
స్క్రీన్-2	ది వైల్డ్ రోబోట్(తెలుగు)-10.30, విశ్వం (తెలుగు) - 1.00 7.15, జనక అయితే గనక -4.15 10.30
స్క్రీన్-3	ఇద్దరు (తెలుగు)-10.00, లవ్‌రెడ్డి (తెలుగు) - 1.00 ,7.30, వేట్టయన్ (తెలుగు) - 4.00, ఖడ్గం (తెలుగు) - 10.30
స్క్రీన్ -4	రివైన్డ్(తెలుగు)-10.25, వీక్షణం(తెలుగు) - 1.20, జిగ్రా(హిందీ) -4.00, వేట్టయన్(తెలుగు)-10.40
లలితామహల్	దేవర పార్ట్-1(తెలుగు)
దేవి	జనక అయితే గనక (తెలుగు)
నటరాజ్	విశ్వం (తెలుగు)
విజయ్	వేట్టయన్(తెలుగు)